Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 46

(Feb. 18, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 46

(Feb. 18, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 18—2—47 మంగళవారం [సంచిక 43

టెహ్రీ రాజకీయ ఖైదీల నిరశనవ్రతం

లక్నో, ఫిబ్రవరి 16

టెహ్రీ సంస్థాన జైలులో నిర్బంధింపబడిన రాజకీయఖైదీలు అధికారుల దుర్వ్యవహారానికి అసమ్మతిగా నిరాహారవ్రతం ప్రారంభించారని పూర్వాల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తెలుపుతూంది.

లాహోరులో 166 లీగువాదుల అరెస్టు

లాహోరు, ఫిబ్రవరి 16

పంజాబు ఆర్డినెన్సును ధిక్కరించి లీగువాదులు ఊరేగింపులు నడిపారు. పోలీసు 166 గురిని అరెస్టుచేశారు. ఇందులో 10 మంది సిక్కు విద్యార్థులు కూడ ఉన్నారు.

సంపూర్ణ పౌరహక్కులను సాధించేవరకు తమ పోరాటాన్ని సాగిస్తామని వీరు సభలలో ప్రకటించారు.

నిర్బంధ విధానంతో శాంతి నెలకొల్పలేరు

కాలహరణం చెయ్యక సౌకర్యాలు చెయ్యాలి

ప్రభుత్వం కార్మికవిధానం చక్కబరచాలి

అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు అధ్యక్షోపన్యాసం

కలకత్తా, ఫిబ్రవరి 16

అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ సమావేశం విల్లింగ్డన్‌చౌకులో ప్రత్యేకంగా వేసిన పెండాలులో ఆరంభమైంది. పదివేల మంది కార్మికనాయకులు ప్రజలు పాల్గొన్నారు. భారతదేశం వివిధ భాగాల నుండి ప్రముఖ కార్మికనాయకులు యస్.ఎ. డాంగే, యన్.యమ్. జోషీ, మిరాజ్‌కర్, బ్రిటిష్ వారి కార్మికసంఘ నాయకుడు రీడ్ మొదలైనవారువచ్చారు. ప్రపంచయువజన ప్రతినిధివర్గసభ్యులుకూడ సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశానికి అధ్యక్షత వహిస్తూ శ్రీ మృణాల కాంతిబోసుగారిలా ఉపన్యసించారు.

మహత్తరమైన రాజకీయ సాంఘికవిప్లవ మొక్కటే నేడు భారతదేశాన్ని కలవర పెడుతున్న సాంఘిక విపరీత అసమానతలను పెకలించి వేయగలదు. అవిప్లవం అహింసాయుతం కావచ్చు. లేదా హింసాపూరితం కావచ్చును. కార్మికోద్యమానికి అగ్రగామియైన అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ ఈ విప్లవాన్ని కొనసాగించడంలో ఎక్కువభాగాన్ని నిర్వర్తించవలసి ఉన్నది.

సమ్మెహక్కు తొలగించేందుకు ప్రభుత్వయత్నం

"కార్మికుల సమ్మెహక్కును నిర్మూలించేందుకు కేంద్రంలోను రాష్ట్రంలోను ప్రభుత్వాలు శాసనాలు చేస్తున్నవి. అంతే కాక తీవ్ర నిర్బంధవిధానాన్ని అమలుజరుపుతున్నవి. ఈ ప్రయత్నాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మన సంఘానికి ఆదర్శం సోషలిజం. కాబట్టి మన ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ ఒక నిర్ణీత ప్రణాళికతో ఆ కార్యక్రమాన్ని అమలుజరిపేందుకు సిద్ధపడాలి.

విప్లవకార్యక్రమంలో కార్మికుల ఐక్యత

"విప్లవకార్యక్రమ ప్రాతిపదికపై కార్మికులలో సమైక్యతను నిర్మించుకోవడం అత్యవసరం. కార్మికుల ముందున్నసమస్య మతసమస్య కాదు. కేవలం కడుపునిండా ఆహారం, అర్థమైన జీవితప్రమాణం, ఇదే కార్మికసమస్య. ఈ సందేశాన్ని మన సంఘం దేశంలోని మూలమూలకు వ్యాపింపచెయ్యాలి.

పరస్పర విద్వేషం పెంచేవారు ప్రజాశత్రువులు

సోదరులపై — వారు ముస్లిములుగాని హిందువులుగాని - తమలో ద్వేషం రెచ్చగొట్టేవారు తమ శత్రువులని ప్రజలకు ఎడతెరపి లేకుండా బోధించాలి. సోదరుల కలహం తమ ఆర్థికదుస్థితిని బాగుపరచేందుకున్న అవకాశాలన్నీ నిర్మూలించుకోవడమేనన్నీ, ముఖ్యంగా అది పేదవారికి పరమశత్రువని తెలియచెప్పాలి. ఇందుమూలంగా ధనికవర్గం క్రింద తమ దాసిసత్వం మరింత బలపరచుకోవడమే అవుతుంది. మతంపేర కార్మికులు మోసపోరాదు.

జాతీయ ప్రభుత్వం వస్తూనే మన పని ముగియలేదు

"జాతీయప్రభుత్వం కేంద్రంలో వచ్చింది. కనక, కార్మికులు తమ అభిప్రాయాలను వారికి తెలపడంతప్ప వేరే పనిలేదని భావించడం సరికాదు. నాకలాంటి భ్రమలు లేవు. మనముందున్న కర్తవ్యం చాల సులభమని ఇటీవలి సంఘటనలు తెలియజేయడంలేదు.

"అయినప్పటికీ, ప్రజాసేవాపరాయణుడైన పండిత నెహ్రూను నేను అభినందిస్తున్నాను. నెహ్రూప్రభుత్వమింకా బలపడలేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల, నిరంకుశోద్యోగులనుండి కొత్త ప్రభుత్వానికి మారే సంధియుగంలో అభివృద్ధికర శక్తుల తోడ్పాటు ప్రభుత్వానికి అవసరం. కాబట్టి మన విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి.

కార్యక్రమంలో ప్రభుత్వ కాలహరణం

"ప్రభుత్వ విధానాన్ని తెలిపే పంచవర్ష ప్రణాళిక విషయమై నా అభిప్రాయం తెల్పుతున్నాను. ఈ ప్రణాళికను అమలు జరపడంలో చాల కాలహరణం చేస్తున్నారు. ముఖ్యంగా కార్మికుల గృహసమస్య విషయంలో చూడండి. ఒక్క ఇటుక ఉంచలేదు. ఒక్క పెడ్డుబడ్డ కట్టలేదు. 1948 మార్చికంతా గనుల కార్మికుల గృహనిర్మాణం పూర్తి అవుతుందనేమో ప్రభుత్వం వాగ్దానం చేసింది.

"ఈ విధానం వెనక నిజంగా దానినమలు బరపాలన్న చిత్తశుద్ధి ఉంటే పోవియులలో లాగే ఇబ్బందులన్నింటిని దాటవచ్చును.

ప్రభుత్వ దమననీతి

"కార్మికుల యెడల ప్రభుత్వం అనుసరించవలసిన విధానంగూర్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమావేశమై పునర్విమర్శించుకోవాలి.

"నేడు భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థ, అతివేగంగా మారుతున్న సాంఘిక వ్యవస్థ అవసరాలకు అనువుపడదు. దేశమంతటా వెల్లివిరుస్తున్న ఉద్యమాలను అణచివేసేందుకు నిర్బంధవిధానం ఒక్కటే మార్గమని ప్రభుత్వం దానినే అవలంబిస్తున్నది. దేశంలోని వివిధ ప్రాంతాలలో పోలీసుల కాల్పుల మూలంగా రక్తం ప్రవహించింది. వందల కొలదిమంది అరెస్టయ్యారు.

సమ్మెహక్కు తొలగించరాదు

"తగినంత కారణంలేకుండా సమ్మెలు చేయరాదుకాని సమ్మెహక్కునే వదులుకొనే సమయం రాలేదు. కార్మికులచేతనున్న మహత్తరమైన ఆయుధమది. దేశంలోని పనులన్నీ ఒక్కవారం కట్టిపెడితే బ్రిటిషు వారు వెళ్ళిపోక తప్పదని పటేల్ చెప్పాడు. ఇప్పటికైనా దేశంలోని అసమానతలను రూపుమాపేందుకు అలాటి సర్వవ్యాపిత సమ్మె అవసరంకాదా?

వ్యవసాయ కార్మికులతో సంబంధం ఏర్పరుచుకోవాలి

"సంఘటిత కార్మికులు మతకలహాలలో చేరలేదు, మహాసభకువారు పాలుపడలేదు.

"ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు వ్యవసాయ కార్మికులతో సంబంధం ఏర్పరచుకొని వారి క్షేమానికై పాటుబడాలి. దేశంలో వ్యవసాయరంగంలోని కార్మికులను మహాసభలో ముంచజూస్తున్నవారి చర్యలను అరికట్టి ఆ కార్మికులలో సామరస్యం ఏర్పరచాలి.

"రాజకీయ పార్టీల భావాలకు ప్రత్యేకం ప్రాముఖ్యమివ్వక కార్మికప్రతినిధులు ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు ఆశయానికై పాటుబడాలి."

కార్మికులలో సమైక్యత రావాలి

ఆహ్వాన సంఘాధ్యక్షుడు డాక్టర్ మాలిక్ స్వాగతమిస్తూ ఇలా చెప్పారు:

"మనమీరోజు జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారీవర్గ శక్తులుకలిసి తీసేదెబ్బను ఎదుర్కోవాలి. అందుకై మనం సమైక్యత నేర్చుకోవాలి. భారతదేశాన్ని సంపూర్ణంగా ప్రజాపరం చేయాలన్న ట్రేడ్‌యూనియన్ ఆదర్శానికై విఘ్నపరిచేశక్తులనెదుర్కోవాలి."

ప్రపంచ ప్రజల సమైక్యతకు విజయం

ప్రపంచ యువప్రతినిధి సందేశం

ప్రపంచ యువజన ప్రతినిధివర్గం సమావేశ స్థలానికి రాగానే హర్షధ్వానాలతో కార్మిక ప్రతినిధులు ఆహ్వానించారు. అందులోని సోవియట్ ప్రతినిధి ఓల్గా ఇలా ఉపన్యసించింది:

"తాము స్వతంత్రులు కావాలి, శాంతంగా జీవితం గడపాలి అనే రెండు ఆదర్శాల కోసమే నేడు ప్రపంచ ప్రజలు పనిచేస్తున్నారు. గత యుద్ధంలో ఆ ప్రజలు ఫాసిజం, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా పోరాడి జయించారు. వారి విజయం ప్రపంచ కార్మిక యువ సమైక్యతపై ఆధారపడింది.

"నేడు ప్రపంచంలో కార్మికులలోను, యువకులలోను సోదర ప్రేమ, సమైక్యత అవసరం. అలా అయితేనే మనం మన ఆశయాన్ని సాధించగలం.

"ప్రపంచ ప్రజా సమైక్యత విజయమందాలి."

కాంగ్రెస్ లీగు విభేదాలు

మరింత పెరిగిపోతున్నవి

బ్రిటిష్ కుట్రలు ఫలిస్తున్నవి

రాంపూర్, ఫిబ్రవరి 18

తాత్కాలిక ప్రభుత్వంలో ప్రతిష్ఠంభన ఏర్పడే సూచనలు బలపడుతున్నవి. నెహ్రూ ఈ విషయంలో గాంధీజీకి ఒక ప్రధానమైన జాబు వ్రాసినట్టు తెలుస్తున్నది.

నెహ్రూ లేఖను తీసుకొని సురేంద్రమోహన్ గాంధీజీవద్దకు వెళ్ళాడు. నిన్న గాంధీజీతో చాలసేపు ఈ విషయమై మోహను సంప్రదించాడు. తిరిగి గాంధీజీ రెండు జాబులిచ్చి మోహను పంపాడు. ఇందులో ఒక జాబు నెహ్రూకు వ్రాసినట్టు తెలుస్తున్నది.

ఈ రెండుజాబులలో గాంధీజీ ఏమి వ్రాశాడో చాల రహస్యంగా ఉంచుతున్నారు.

లీగు వెళ్లిపోకుంటే మేమే వెళ్లిపోతాము

తాత్కాలిక ప్రభుత్వంపై పటేల్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16

సర్దార్ వల్లభాయిపటేల్ అమెరికన్ అ. ప్రె. విలేఖరికి ఇలా తెలియజేశాడు:

"ఇప్పటి పరిస్థితులలో ముస్లింలీగు సభ్యులను తాత్కాలిక ప్రభుత్వంలో ఉండనివ్వడం జరిగితే, కాంగ్రెస్ కేంద్రప్రభుత్వం నుండి తప్పుకుంటుంది. రాజ్యాంగనిర్మాణ సభలో లీగు పాల్గొనేట్టయినా చేయాలి. లేదా లీగు సభ్యులను తాత్కాలిక ప్రభుత్వంనుండి వెళ్ళిపోయేట్టయినా చేయాలి. అవి బ్రిటిష్ ప్రభుత్వానికి మేమువ్రాశాము. ముస్లింలీగు వెళ్ళకపోతే మేము కేంద్ర ప్రభుత్వంనుండి వెళ్ళిపోతాము.

"లీగు కరాచీలో తానుచేసిన నిర్ణయాన్ని మార్చుకొని, స్వతంత్రభారత రాజ్యాంగ శాసన నిర్మాణంలో సహకారంచేస్తే ఈ పరిస్థితంతా మారిపోతుంది.

"మేము ప్రభుత్వంలోఉంది ప్రయోజన మేముంది? బ్రిటిష్ ప్రణాళికను అమలు జరపడానికే మేము ప్రభుత్వంలో చేరాము. ముస్లింలీగు ఈ కార్యక్రమంలో పూర్తిగానైనా పాల్గొనాలి, లేదా తన సభ్యులను ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం నుండి వెళ్ళిపోవాలి లేదా కరాచీ నిర్ణయాన్నిమార్చుకోవాలి."

లీగు సభ్యుడు ఘజ్నఫర్‌అలీ, లీగు తాత్కాలికప్రభుత్వం విడిచివెళ్ళే సమస్య లేనేలేదని చెప్పినసంగతి పాఠకులకు తెలుసు.

మెజారిటీ పార్టీ పెత్తనం ఒప్పము

లియాఖతాలీఖాన్ ఉపన్యాసం

అలీఘర్, ఫిబ్రవరి 16

అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ వద్ద ప్రధాన సభలో, భారత తాత్కాలిక ప్రభుత్వంలో ఆర్థిక శాఖామంత్రి లియాకతాలీఖాన్ ఈ విధంగా ఉపన్యసించాడు.

"ఈదేశ పరిపాలనలో బ్రిటిష్‌సామ్రాజ్యవాదులు ఎప్పుడూ ముస్లింలయెడ వ్యతిరేక దృక్పథాన్నే అవలంబించారు. అందుచేతనే ముస్లిములు యూరపియనుల విద్యావిధానం యెడల ఎప్పుడూ అనుమాన దృష్టితోనే వున్నారు.

"ఈనాడుఈదేశంలో బ్రిటిష్‌వాళ్ళ ప్రాబల్యంఅడుగంటుతూంది. ముస్లింలు ఎట్టకేలకు స్వతంత్రంపొందే సమయం సన్నిహితమయింది. కాని, బ్రిటిష్‌వాళ్ళు వదిలిపోతూన్న అధికారాన్ని దేశంలోని అధికసంఖ్యాకులు హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. అదెప్పటికీ సాగనీయం.

"ఒకరిచేతిక్రింద లొంగివుండడం గాక మనమట్టుకు మనం స్వతంత్రంగా వుండాలని మనం కోరుతున్నాం. అల్లా వుండాలంటే మనకు స్వతంత్రరాజ్యం వుండాలి. మనం కోరే పాకిస్తాన్ అందుకోసమే.

"పాకిస్తాన్‌లో మనం ఎటువంటి వ్యవస్థను కోరుతున్నాము? 1300 ఏళ్ళక్రితం మహమ్మదు అరేబియా ప్రజలముందు వుంచినమాదిరి వ్యవస్థనే కోరుతున్నాము. ఒక మనిషినివేరొకడు దోచుకొనే అవకాశంవుండరాదంటుందిఇస్లాము. పుట్టుకచేత, రంగుచేత, పుట్టిన దేశ విశేషంచేత వస్తాయనే హెచ్చుతగ్గులు నిర్మూలం కావాలంటుంది. ఇస్లాం సమాజంలో నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, పచ్చవాళ్ళు, అనే తేడావుండదు.

"అటువంటి సమాజాన్ని నిర్మించాలంటే మనం విజ్ఞానాన్ని సంపాదించాలి; ముస్లిములలో ప్రతి స్త్రీ పురుషుడు విజ్ఞానం సంపాదించాలి, అని ప్రవక్తచెప్పాడు. అన్ని విజ్ఞానాలలోకి ప్రకృతిని జయించగల విజ్ఞాన శాస్త్రజ్ఞానము అతి ప్రధానం."

బర్మాలో సమ్మెల వెల్లువ

35 వేల పోలీసులు కూడ చేరబోతున్నారు

కొన్ని వేలమంది కార్మికులిప్పటికే సమ్మె చేస్తున్నారు

రంగూన్, ఫిబ్రవరి 16

3 రోజులుగా సాగుతున్న పోలీసు యూనియన్ కాన్ఫరెన్సు అధ్యక్షుడు యు వాన్‌మాంగ్ 'స్వాతంత్ర్య పోరాటం ప్రారంభిద్దాం', అని ప్రకటించాడు. నవంబరు 1 లోపున దేశానికి స్వాతంత్ర్యం రాకపోతే పోరాటం ప్రారంభించవలసిందేనని చెప్పాడు.

ప్రస్తుతం జరుగుతూన్న సమ్మెలతో పాటు చేరడానికై ఆయన అసంతృప్తి తెలిపాడు:

"ప్రస్తుతం జరుగుతూన్న సమ్మెలను ప్రారంభించినది ఆంటీఫాసిస్టులీగే అయినా, వాటినిప్పుడు నడుపుతూన్నది కమ్యూనిస్టులు. లీగ్‌వారి సృష్టియేనేడు పెనుపిశాచమై వారి నెత్తిన కూర్చుంది."

35 వేలమంది సభ్యత్వంగల పోలీసు యూనియను ఫిబ్రవరి నెలాఖరునుండి సమ్మె ప్రారంభించాలని తీర్మానించారు.

ఇతర సమ్మెలు

రంగూన్‌లో నేడు 40 వేలమంది వర్తక గుమాస్తాలు, 2 వేలమంది బ్యాంకు గుమాస్తాలు సమ్మెచేస్తున్నారు. నౌకల పనివారు సమ్మెచేస్తున్నారు. వ్యాపారం అంతా స్తంభించింది.

సమ్మెలుఒక్కరంగూన్‌తోనే ఆగక దేశం అంతాఅలుముకుంటున్నాయి. మాండలే, ప్రోమ్, మ్యాంగ్యాన్, మోల్మీన్, బాసిన్, తాస్సీన్, మ్యాన్‌గ్వ్యే మొదలగు ప్రధానకేంద్రాలన్నింటి కార్మికులు సమ్మెలు చేస్తున్నారు.

పోరాటం ప్రారంభించాలి

టీచర్సుగిల్డు తీర్మానం

మద్రాసు, ఫిబ్రవరి 16

మద్రాసు టీచర్సుగిల్డు సమావేశమై ప్రభుత్వం ఇచ్చిన స్కేళ్ళవిషయమై అసంతృప్తి తెలుపుతూమూ, పోరాటం ప్రారంభిస్తేతప్ప తమ కోర్కెలు నెరవేరవంటూమూ రెండు తీర్మానాలు చేశారు. టీచర్లుకోరే జీతాల స్కేళ్లు, ఉద్యోగ సౌకర్యాలు స్పష్టంగా తయారుచేసేటందుకూ, అవసరమైతే సమ్మె బాలటు తీసుకొనేందుకూ, ఒక ఉపసంఘాన్ని నియమించారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

కమ్యూనిస్టుపార్టీకి విరాళాలీయండి

సామ్రాజ్యవాదులదాడిని భగ్నంచేయండి

పార్టీసభ్యులకు, సానుభూతిపరులకు, ప్రజలకు ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టుకమిటీ విజ్ఞప్తి

బెజవాడ, ఫిబ్రవరి 17

ప్రియమైన కామ్రేడ్స్,

[illegible]

'మే దినోత్సవానికి' 3 లక్షల రూపాయలు వసూలుచేయండి

[illegible]

దానికి కారకులెవరు?

అదెలా భగ్నం చేయాలి?

[illegible]

ఆంధ్ర పార్టీ సభ్యులారా!

సానుభూతిపరులారా!

[illegible]

ఆంధ్ర కార్మిక, వ్యవసాయకూలీ సోదరులారా!

[illegible]

ఆంధ్ర రైతు సోదరులారా!

[illegible]

ప్రజా వాహినికి ఎదురీత ప్రకాశంగారికి తగదు

వివిధ ప్రజా సంస్థల ప్రతినిధుల విజ్ఞప్తి

[illegible]

తల్లులారా! సోదరీమణులారా!

[illegible]

విద్యార్థి, యువజనులారా!

మేధావులారా!

[illegible]

(మిగతా 8వ పేజీలో)

సహకార సంఘాలను సంస్కరించాలి

పేదప్రజలపట్ల జరుగుతున్న అన్యాయాలు

పాలకొల్లు, ఫిబ్రవరి 14

[illegible]

భీమవరం కొనుగోలు సహకారసంఘంలో రైతులపై నిర్బంధ శాసనం

భీమవరం, ఫిబ్రవరి 15

[illegible]

దాచేపల్లిఆహారకమిటీ అవకతవకలు

ముస్లింలీగు కార్యదర్శి ప్రకటన

దాచేపల్లి, ఫిబ్రవరి 13

[illegible]

కైకలూరు తాలూకా సహకార సంఘాలకు

సహకారము రాకపోవుటకు కారణాలు

కైకలూరు, ఫిబ్రవరి 14

[illegible]

ప్రజాశక్తి చందా వివరాలు

సంవత్సరం చందా	రు.	24—0—0
ఏకప్రతి		0—1—0
వారపత్రిక సంవ. చందా		9—0—0
వారపత్రిక		0—3—0

అన్నామలై అభ్యుదయ రచయితల సభ

అన్నామలై నగరం, ఫిబ్రవరి 13

[illegible]

(2వ పేజీ తరువాయి)

[illegible]

సోదర సోదరీమణులారా!

[illegible]

కామ్రేడ్స్,

[illegible]

స్వతంత్ర భారత్ కు జై

అఖిలభారత రైల్వేకార్మికుల ఫెడరేషనుతో ప్రభుత్వ ఏజంట్లు, కమ్యూనిస్టు వ్యతిరేకుల విచ్ఛిన్నకర యత్నాలు

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ప్రకటన

బెజవాడ, ఫిబ్రవరి 17

[illegible]

వెంకటగిరి ఉపాధ్యాయుల నిర్ణయం

వెంకటగిరి, ఫిబ్రవరి 14

[illegible]

22వేల బొగ్గు కార్మికుల సమ్మె

బలవంతపు మధ్యవర్తిత్వం పనికిరాదు

మృణాలకాంతిబోస్ ప్రకటన

కలకత్తా, ఫిబ్రవరి 16

అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మృణాల్ కాంతిబోసుగారిలా ప్రకటించారు:

"నేడు ఝస్తోర్ బొగ్గుగనులలో 8000 మంది, బీహారు బొగ్గుగనులలో 14000 మంది కార్మికులు సమ్మెచేస్తున్నారు. ఈ సమ్మె మరింత వ్యాపిస్తున్నట్లు వార్తలు తెలుస్తున్నవి. రెండు పార్టీల యిష్టంమీద తగాదాను రెండు పార్టీలకు అంగీకార మయ్యేవిధంగా చేయవలసింది. అదివదిలి ప్రభుత్వం బలవంతపు పరిష్కారాన్ని రుద్దాలని మధ్యవర్తిసమితిని ఏర్పరిచింది. అందువల్లనే సమ్మె మరింత వ్యాపించింది.

"ఈ పద్ధతిని వదిలి, వేరువిధంగా తగాదాను పరిష్కరించమని బీహారు ప్రభుత్వాన్ని, భారతప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తిచేస్తున్నాను. రెండుపార్టీలకు విశ్వాసపాత్రమైన మధ్యవర్తి సంఘాన్ని ఏర్పరచాలి. పదిహేను రోజుల్లోగావారు నివేదికను తయారుచెయ్యాలి. ఇలాకాకపోతే పూర్తిగా ప్రతిష్టంభన ఏర్పడి, బ్రిటన్‌లోలాగా బొగ్గుకరువు ఏర్పడవచ్చును."

కొద్ది రోజులలోపున 600 మంది పనివారిని ఉద్యోగాలనుంచి తొలగిస్తామని అధికారులు తెలియపరిచారు. దానిపై ఈ సమ్మె ప్రారంభం అవుతుంది. పనినుండి తొలగించేటందుకు ముందుగా వారికి మరొక పని చూపించాలనీ, గ్రాట్యూటీగా 8 నెలల జీతం ఇవ్వాలనీ, రోజుజీతగాళ్ళను కూడా యుద్ధావసర కార్యాలయాలలో పనిచేస్తున్నట్లుగానే గుర్తించి వారికిచ్చే సౌకర్యాలు ఇవ్వాలనీ కార్మికులు తాత్కాలికప్రభుత్వానికి ఎన్నోమార్లు తెలిపారు. ఫలితం కనబడక పోవడంచేత ఇప్పుడు సమ్మెకుదిగుతున్నారు.

కోయంబత్తూరు సమ్మెపై ప్రశ్నోత్తరాలు

మద్రాసు, ఫిబ్రవరి 14

నేడు మద్రాసు అసెంబ్లీలో కోయంబత్తూరు మిల్లు సమ్మెను గురించి కమ్యూనిస్టు సభ్యుడు కామ్రేడ్ పిల్లలమర్రి కొన్ని ప్రశ్నలు వేశారు.

ప్రశ్న: కార్మికుల కోరికలను అంగీకరించినా యజమానులకు లాభాలు చాలా హెచ్చుగానే మిగులుతాయనీ, కార్మికులకు ఆరు నెలల బోనసు ఇచ్చేటందుకు తగినంత ఆర్థికస్తోమతు మిల్లు యజమానులకు వుందనీ ప్రభుత్వం ఎరుగునా?

గిరి: మీ మాటవలన తెలుసుకుంటున్నా.

ప్రశ్న: సమ్మెకాలంలో మట్టుకైనా మిల్లులను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొని వస్త్రోత్పత్తి నిలిచిపోకుండా మిల్లులను పని చేయించేటందుకు ఊహిస్తుందా?

గిరి: అంత చులకనగా సమాధానం చెప్పేటంత చిన్న ప్రశ్న కాదిది.

మరొక ప్రశ్నకు సమాధానంగా మంత్రిగారు ఇల్లా చెప్పారు.

"యజమానులు గాని, కార్మికులు గాని యింతవరకు ప్రభుత్వం కలగచేసుకొని రాజీ కుదర్చాలని కోరివుండలేదు."

సమ్మె ఆయుధం కార్మికుల హక్కు

జయప్రకాశ్ ఉద్ఘాటన

ధనబాద్, ఫిబ్రవరి 14

కుస్తోర్ బొగ్గుగనులలో సమ్మెచేస్తున్న కార్మికుల సభలో ఉపన్యసిస్తూ కాంగ్రెసుసోషలిస్టునాయకుడు జయప్రకాశనారాయణ ఈ విధంగా అన్నారు:

"తమ కోరికలు నెరవేరనప్పుడు సమ్మె చేయడం కార్మికుల జన్మహక్కు. కార్మికులకుగల ఆహక్కును ఏ సమయంలోనైనా, ఏ ప్రభుత్వమైనా హరించడం ఫాసిస్టురాక్షస చర్య అనిపించుకుంటుంది. ఆపని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా నింద్యమే."

కరాచీ డివిజన్‌లో రైళ్లు నడవడంలేదు

నాయకుని అరెస్టుకు కార్మికుల అసమ్మతిసమ్మె

కరాచీ, ఫిబ్రవరి 16

రోహ్రీ లోకోషెడ్ పనివారు హఠాత్తుగా సమ్మె ప్రారంభించడంవలన కరాచీ డివిజన్‌లో రైళ్ళ రాకపోకలు బంద్రైపోయినాయి.

ఫిబ్రవరి 6వ తేదీన న్యూఢిల్లీలో అఖిలభారత రైల్వే ఫెడరేషన్ జనరల్ కౌన్సిలు సభలో అధ్యక్షుడైన ఖాన్, సరిహద్దు రైల్వే కార్మికనాయకుడు మీర్జా ఇబ్రహీమ్‌ను ఫెడరేషన్‌నుండి తొలగించివేసినట్లు తీర్మానించబడిందనే ఒక అబద్ధపువార్తను ప్రచారంచేశాడు. ఆ సందర్భంలో జరిగినచర్చపై పోలీసులకు రిపోర్టు యిచ్చినప్పుడు ఖాన్ తనకు అడ్డం అవుతున్న కార్మికనాయకులందరి పేర్లు ఇచ్చాడు. అప్పుడు అరెస్టు చేయబడిన జమాలుద్దీన్ అరెస్టుకు అసమ్మతిగా కార్మికులు సమ్మెచేశారు. అధికారులు భయపడి వెంటనే ఆయనను బెయిలుమీద వదిలారు. కాని సమ్మె సాగుతోంది.

ఆర్డినెన్సు డిపో కార్మికుల సమ్మె

ఉద్యోగాలనుంచి తొలగించరాదని

ఆగ్రా, ఫిబ్రవరి 16

ఆగ్రాలోని సెంట్రల్ ఆర్డినెన్సు డిపోలోని పనివారు తమ యూనియనుద్వారా కమాండెంటుకు 16 రోజుల సమ్మెనోటీసు నిచ్చారు. మార్చి 6వ తేదీలోపున తమ కోరికలకు పరిష్కారం లేకపోతే సమ్మె ప్రారంభిస్తామని తెలిపారు.

బ్రిటిష్ బొగ్గు కార్మికుల స్వార్థరహిత కృషి

లండన్, ఫిబ్రవరి 16

బ్రిటన్‌లో బొగ్గుకరువు ఏర్పడి ఇప్పటికి దాదాపు రెండువారాలయాయి. బొగ్గుకరువు సాధ్యమైనంత త్వరలో తొలగించడానికి బొగ్గుగని కార్మికులు, తమ సంఘ నాయకత్వంకింద స్వార్థరహితంగా కృషిచేస్తున్నారు. దక్షిణ వేల్సులో నాలుగువేల కార్మికులు, తమంతటతాము పనిగంటలు పెంచుకొని పనిచేశారు. ఈ విధంగానే ఇతరచోట్లకూడా జరిగింది.

థేమ్స్ నదిపైనున్న నావల్లోకి బొగ్గు ఎత్తే కార్మికులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. బొగ్గు సప్లయి తగ్గడంవల్ల మూసివేయబడిన ఇతర ఫ్యాక్టరీల కార్మికులు తమంతటతాము ముందుకువచ్చి, రైలు పట్టాలమీది మంచును తుడిచివేస్తున్నారు. బొగ్గు బళ్లు లండన్‌వైపు సాఫీగా ప్రయాణంచేయడం ప్రారంభించాయి. బొగ్గుస్టీమర్లుకూడా ఎక్కువగానే వస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే బొగ్గుకరువు తీవ్రత తగ్గవచ్చునని అందరూ ఆశిస్తున్నారు.

ప్రభుత్వ చర్య విమర్శించరాదట

మాయూవరం, ఫిబ్రవరి 18

మాయూవరం సబ్ డివిజనల్ మాజిస్ట్రేటు ఆర్డినెన్సు ప్రకటన సందర్భంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూగాని, కిసాన్ కాంగ్రెస్ సంఘం అధ్యక్షులు, నారాయణసామి నాయుడుగారిని డిటెయిన్ చేసినందుకై అసమ్మతిగాని ఊరేగింపులు, సభలు జరపకూడదంటూ 144 సెక్షను ప్రకటించారు.

మదరాసు ప్రధానిపై అవిశ్వాస తీర్మానం

కాంగ్రెస్‌నాయకులతో చర్చలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16

మదరాసు ప్రధాని ప్రకాశంగారిపై కాంగ్రెస్ అసెంబ్లీ పార్టీవారు తెచ్చిన అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్‌నాయకులలో చర్చలు సాగినవి.

ప్రకాశంగారు సర్దార్ పటేల్‌తో ఈరోజు ఉదయం సంభాషించారు. ఈ తరుణంలో తానేమీ ప్రకటన చెయ్యలేనన్నారు. 114 సంతకాలతో అవిశ్వాస తీర్మానం తనకు చేరలేదని, కాంగ్రెస్ కార్యాలయానికి కూడా చేరలేదని చెప్పారు.

డాక్టర్ రాజన్ కళా వెంకటరావుగారలు సర్దార్ పటేల్‌తో సంప్రతించారు.

ఈ విషయమై వర్కింగుకమిటీ సమావేశమై చర్చించాలని ప్రకాశంగారు కృపలానీకి తెలియజేశారట. కాని కాంగ్రెస్ అధ్యక్షుడు బీహారులో ఉన్నారు. ప్రకాశంగారు మంగళవారం (18) మదరాసుకు తిరిగి వెళ్ళుతున్నారు.

మదరాసు మంత్రివర్గ ప్రతిష్టంభన విషయమై, కాంగ్రెస్‌నాయకుల సహాయార్థం తానిక్కడికి రాలేదని ప్రకాశంగారుచెప్పారు.

గాంధీజీవద్దకు కొండా వెంకటప్పయ్య పంతులుగారు వెళ్ళి, మద్రాసు మంత్రివర్గం విషయమై చర్చిస్తారని కొన్ని పత్రికల్లో పడినవార్త అబద్ధమని పంతులుగారు ప్రకటించారు.

నైజాం నరక కూపంలో రాజకీయఖైదీల అగచాట్లు

హైద్రాబాదు, ఫిబ్రవరి 11

ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు నాయకులను తప్ప తక్కినవారినందరినీ విడుదల చేస్తామని నైజాం ప్రభుత్వం చేసిన ప్రకటన పాఠకులకు విదితమే. ప్రభుత్వం మిలిటరీ దాడులను జరిపి అరెస్టు చేసినవారిలో ఇంకా రెండువందలమందికి పైగా రాజకీయ ఖైదీలు వివిధ జైళ్ళలో మ్రగ్గుతున్నారు. ఒక్క రాజబహద్దర్ గౌడ్ గారికి మాత్రం "ఏ" క్లాసు నిచ్చారు. మరి పన్నెండుమందికి "బి" క్లాసు ఇచ్చారు. తక్కినవారందరినీ సామాన్యఖైదీలుగ చూస్తున్నారు.

సామాన్య ఖైదీలుగ చూడబడుతున్న వారికి ఉదయం రెండు, రాత్రిరెండు జొన్న రొట్టెలు ఇస్తున్నారు. హైద్రాబాద్ జైలులో వున్న 14 మంది ఖైదీలు అందరూ తెలంగాణా ప్రాంతంవారే. వారు వరి అన్నంతినే అలవాటు. జొన్నరొట్టెలు తినే అలవాటు లేదు. అందుచే అవి వారికి పడటంలేదు. ఇచ్చేరొట్టెలుకూడా చాలా చిన్నవి.

వంటశాలల్లో పెత్తనంచేసేవారు ఖైదీలకు సరియైన కొలతలతో ఆహారపదార్థాలీయక కాజేస్తున్నారు. పోలీసులకు అధికార్లకు లంచాలు మేపి, తమ మట్టుకు పప్పులు, మాంసం మొదలైనవి తెప్పించుకొంటున్నారు.

ఒకరోజున ముగ్గురు ఖైదీలు తమకు రొట్టెచాలదని చెప్పుకోగా వారిని 6 రోజులు 'డబల్‌గంట్'లో వేశారు.

'డబుల్‌గంట్' అంటే రెండు గజాల పొడువు, గజమున్నర వెడల్పుగల చిన్న గది. వెలుతురు రాడానికి తలుపులుండవు. మలమూత్రాలు కూడా అక్కడే. స్నానం చేయడానికి వీలుండదు. ఒక కుండలో నీళ్లు ఇస్తారు. అన్నిపనులూ వాటితోనే సరిపుచ్చుకోవాలి. ఇతరఖైదీల ముఖాలుకూడా కనపడవు.

నాజీ చిత్రవధలు

నైజాం రిజర్వు పోలీసులు గావించిన రాక్షస కృత్యాలను చూచి సహించలేక పోలీసు పటేల్ పదవికి రాజీనామా ఇచ్చిన ఆకునూరు వాస్తవ్యులు శీతల్ ప్రసాద్ గారిపుడు జైలులో వున్నారు. వీరు ఆకునూరు దురంతాలపై రావి నారాయణరెడ్డిగారు గావించిన ప్రకటనను సమర్థించారు. అందుచే నల్లగొండ జిల్లాలలో మిలిటరీ దాడులు చేసిన సందర్భంలో ఈయనను అరెస్టుచేశారు. వీరికికూడా ఒకరోజు "డబుల్‌గంట్" శిక్ష తప్పలేదు.

జనగామ తాలూకా ఆంధ్రమహాసభ సహాయకార్యదర్శి యం. బుచ్చిరెడ్డిగారిని, మానుకోట తాలూకా కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి కొండపల్లి గోపాలరావుగారిని, ఒక మాసం 'డబల్‌గంట్'లో వుంచినారు. గోపాలరావుగారిని పడుకోబెట్టి చేతులువిరిగి పిప్పిఅయేటట్లు పోలీసులు బూటుకాళ్ళతో త్రొక్కారు. తర్వాత కుడిచేతికి బద్దలతో కట్లు కట్టించారు. ఒక మాసంరోజులు నరక కూపంలో ఉండటంవల్ల వారి ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది.

మీర్జా ఇస్మాయిల్ 'భూత' దయ

సర్. మీర్జా ఇస్మాయిల్ ఒకనాడు హైద్రాబాద్ జైలుకువచ్చి ఖైదీలమీద 'భూత' దయ నటిస్తూ ప్రశ్నలు వేశారు. తగురీతిని ఖైదీలు జవాబిచ్చారు.

మీర్జా: మీరంతా సంఘంలో వున్నారా?

జవాబు: ఉన్నాము.

మీర్జా: నీకేం కష్టం ఉంటే చేరావు. చెప్పుకో.

జవాబు: నేను కలాలీ ముస్తాజరును. నాదగ్గ అబ్కారీ ఉద్యోగులు, గ్రామాధికారులు లంచాలు తీసుకొన్నారు.

మీర్జా: మీరు లంచం ఈయడం దేనికి? ఇవ్వకండి అంటూ సర్ మీర్జా ముందుకు నడిచాడు. లెవీ వసూళ్ళలో అన్యాయాలను గురించిరైతులుచెప్పారు. చాకలి, మంగలులు, మాదిగలు, తమను వెట్టిచేయవలసిందిగా గ్రామాధికారులు, ఉద్యోగులు పీడించారని చెప్పుకొన్నారు.

మీర్జా: యికముందు అలా జరగదు. మీ కష్టాలు తీరుస్తాము. ప్రభుత్వంపై 'తిరుగుబాటు' చేయకండి. సంఘంలోనుండి రాజీనామా ఇవ్వండి.

బుచ్చిరెడ్డి: మా కష్టాలన్నీ పోనిదే సంఘాన్ని విడిచిపెట్టం.

మీర్జా: అట్లంటే జైలులో వేస్తాం.

బుచ్చిరెడ్డి: జైలంటే ఇదేకదండి.

మీర్జా: ఇదికాదు. డబల్‌గంటులో వేస్తాం.

బుచ్చిరెడ్డి: నేనిప్పుడు అక్కడనుండే వస్తున్నాను.

ఈమాటతో మీర్జాఇస్మాయిల్‌గారు ఏడవలేక నవ్వారు. "మీ కష్టాలన్నీ తీరుస్తాం. మీఅన్నదమ్ముల తగాదాలుకూడా మాతో చెప్పుకోండి. మీరంతా మా ప్రభుత్వపు బిడ్డలు. మీరు కమ్యూనిస్టుల మాటవినవద్దు. బంజరు భూములు దగ్గిరా మీలో ఏవలకు ఇప్పిస్తాం." అంటూ ఉప్పు వాగ్దానాలు చేశాడు.

"మీరు చంపినవాళ్ళసంగతి ఏమిటి?" అంటూ ఖైదీలు ప్రశ్నించేసరికి ఆ విషయం ఎత్తవద్దంటూ మీర్జా ఇస్మాయిల్ వెళ్ళిపోయాడు.

గ్రీక్ గెరిల్లా పోరాటం విదేశ ప్రేరితం కాదు

బ్రిటిష్ లేబర్ సభ్యుని ప్రకటన

ఏథెన్సు, ఫిబ్రవరి 15

టి. జి. థామస్ అనే బ్రిటిషు పార్లమెంట్ లేబరుపార్టీ సభ్యుడు గ్రీకు గెరిల్లాప్రాంతాల్లో 5 రోజులు సంచారంచేసి వచ్చాడు. ఇతడు కనబడడంలేదు - అంటూ బ్రిటిషు అధికార్లు ఇటీవల ఒక ప్రకటన చేశారు. గ్రీకు గెరిల్లాలు అతనిని చంపేశారనే అభిప్రాయాన్ని కలిగించడానికే ఆ దుష్ప్రచారం చేస్తున్నట్లు గ్రీకు గెరిల్లా ప్రాంతాల్లో ప్రజాపీడన తనకెక్కడా కనబడలేదంటూ అతడు చేసిన ప్రకటనను నిన్న ప్రచురించాము.

తన ప్రకటనలో అతడింకా యిలా అన్నాడు:

"గెరిల్లా ప్రదేశాల్లో నన్ను స్వేచ్ఛగా తిరగనిచ్చారు. నావెంట గెరిల్లాలు నెవ్వరినీ వుంచలేదు. గ్రామస్థులు నాతో నిర్భయంగా స్వేచ్ఛగా మాట్లాడారు. లోగడ బ్యాంకు గుమస్తాలుగా, విద్యార్థులుగా, డాక్టర్లుగా పనిచేసినవారిని కలుసుకున్నాను. ఎక్కువగ తిరగడంవల్ల బొబ్బలెక్కిన నా పాదాలకు ఆ డాక్టర్లే చికిత్సచేశారు.

"వీరందరు గ్రీకులో ప్రభుత్వ నిర్బంధ విధానం గురించి చెప్పారు. తమ స్వాతంత్ర్యాన్ని, ప్రాణాలను నిలబెట్టుకోడానికి, కొండల్లోకి పోయి గెరిల్లా యోధులుగ తయారు కావడం తప్ప మరొకదారి కనబడలేదని స్పష్టంగా చెప్పారు.

"పందల కొలది గెరిల్లా సైనికులను బ్రిటిష్ సైనిక దుస్తుల్లో చూచాను. వారు బ్రిటిష్, అమెరికన్ మరతుపాకులను రైఫిళ్ళను ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ వారు గ్రీకు ప్రభుత్వ సైనికులను ఓడించి పట్టుకున్నవే.

"గ్రీకు సైనికుల్లో చక్కని క్రమశిక్షణ ఉంది. వారి మిలిటరీ నిర్మాణం నైపుణ్యంతో కూడి ఉంది.

"గ్రీకు గెరిల్లాలు విదేశాల సహాయంతో పనిచేస్తున్నారని కొందరు పెంతో ప్రచారం చేశారు. విదేశాలసహాయంగాని, మరేలాంటి తోడ్పాటుగాని నాకెక్కడా కనబడలేదు.

"గెరిల్లా సర్వసేనాధి పతియైన జనరల్ మార్కోతో చాలాసార్లు మాట్లాడాను. అతను చాలా సాహసవంతుడు. విద్యావంతుడు. ఆయనక్రిందపనిచేస్తున్నవారందరూ గ్రీకువారేనని నాతో ఖచ్చితంగా చెప్పాడు," అని థామస్ వివరించాడు.

త్వరలో ఇంగ్లాండు వెళుతున్నాననీ, గెరిల్లా ప్రదేశాల్లో తాను తెలుసుకున్నదంతా బ్రిటిష్ విదేశాంగశాఖకు తెలియజేస్తాననీ, అన్నాడు.

బ్రిటిష్ ప్రజలతో స్నేహాన్నీ, పరస్పర సద్భావాన్నీతప్ప వారేమీ కోరడంలేదంటూ గ్రీకు గెరిల్లానాయకులు ఇతనిద్వారా ఒక సందేశాన్ని పంపుతున్నారు.

ఇండొనీషియాలో యుద్ధ విరమణ

బటేవియా, ఫిబ్రవరి 14

15వ తేదీ అర్ధరాత్రినుండి ఎక్కడికక్కడ యుద్ధాన్ని ఆపివేయాలంటూ ఇండొనీషియా ప్రభుత్వ మిలిటరీశాఖ, తమ సేన అన్నింటికీ యీవేళ ఉత్తరువు పంపింది

ఇండొనీషియా డచ్చి ప్రభుత్వాలకు లోగడ జరిగిన ఒడంబడికపై సంతకాలు పెట్టడానికి అన్ని ఆటంకాలు తొలగిపోయాయని దీనిని బట్టి కొందరనుకుంటున్నారు.

ఇండొనీషియా రిపబ్లిక్కు అధ్యక్షుడు డాక్టరు సోకర్నో, శాసనసభలోని నేషనలిస్టు వర్గాల బలాన్ని పెంచడం అవసరమని భావించాడు. ఆ ఉద్దేశంతో శాసనసభకు 232 మంది కొత్తసభ్యులను నామినేటు చేశాడు. వీరిలో కమ్యూనిస్టులు 33 మంది; వర్కర్సు పార్టీవారు 28; యూనియన్లకు చెందిన కార్మికులగ్రూపు 40; మంది రైతుగ్రూపు 40; సుమత్రా ప్రతినిధులు 50 మంది ఉన్నారు.

ఈ పార్టీలన్నీ డచ్చి - ఇండొనీషియా ఒడంబడికను బలపరుస్తున్నాయి.

జెక్కు, పోలెండులతో స్నేహపు ఒడంబడికకు ఫ్రాన్సు ప్రయత్నం

పారిస్, ఫిబ్రవరి 15

జెకోస్లోవేకియాతో కొత్త మిలిటరీ సహకార ఒడంబడికకోసమూ, పోలెండుతో స్నేహపుఒడంబడిక కోసమూ సంప్రతింపులు ప్రారంభించడానికి నిశ్చయించుకున్నామని ఫ్రెంచిప్రభుత్వం యీనాడు ప్రకటించింది.

బ్రిటన్ - ఫ్రాన్సు ఒడంబడికనుగురించి రెండు దేశాలమధ్య ప్రారంభచర్చలు తృప్తికరంగా సాగుతున్నాయట. ఫ్రెంచిప్రభుత్వం తన సూచనల ముసాయిదాను బ్రిటనుకు అందజేసింది. ఇప్పుడు జెకోస్లోవేకియా, పోలెండుదేశాలతో ఫ్రాన్సు తలపెట్టిన ఒడంబడికల విషయాన్ని బ్రిటిష్‌ప్రభుత్వం చాల శ్రద్ధతో గమనిస్తున్నదట.

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE